క్లుప్తంగా

భూ సమస్యలపై దృష్టి సారించాలి



గ్రామ సభల షెడ్యూల్ విడుదల చేస్తున్న ఎమ్మెల్యే అశోక్

ఇచ్ఛాపురం రూరల్: మండలం, మున్సిపాలిటీ పరిధిలో భూ సమస్యలపై రెవెన్యూశాఖ దృష్టి సారించి పరిష్కారించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో తహసీల్దార్ ఎన్.వెంకటరావుతో కలసి గ్రామ సభల షెడ్యూల్ విడుదల చేశారు. రీ సర్వే పూర్తయిన గ్రామాలలో ఈనెల 22 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు భూ సమస్యలపై జరగనున్న గ్రామ సభల్లో రైతుల అభిప్రాయాలను సేకరించి తీర్మాణం చేయాలని సూచించారు.

మూడు రోజులు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ఇచ్ఛాపురం: మున్సిపాలిటి పరిధిలో మరో మూడు రోజులు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ గోవిందరావు తెలిపారు. గోర్జీవీధి, కార్జివీధి, ఆస్పత్రి రోడ్, ఉప్పల వీధి, మంగళవారంపేట, రథంవీధి, పంజావీధులలోని పాత విద్యుత్ స్తంభాలను తొలగించి వాటిస్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేసే పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తామన్నారు.

జీవాలకు నట్టల నివారణ వ్యాధి నివారణకు చర్యలు

కోటబొమ్మాళి: జీవాలకు నట్టల వ్యాధి సోకకుండా నివారణ మందులను వేస్తున్నట్టు కోటబొమ్మాళి వెటర్నరీ ఏడీ మంద లోకనాథం అన్నారు. ఇందులో భాగంగా పట్టుపురం, కిష్టుపురం, రామయ్యపేట, ఎలమంచిలి, సింహాద్రిపురం, పొన్నానపేట, సాలిపేట గ్రామాల్లో సోమవారం 3,500 మేకలు, గొర్రెలకు నట్టలవ్యాధి నివారణకు మందు పంపిణీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కురుడు పశువైద్యుడు లఖినేని కిరణ్‌కుమార్, వెటర్నరీ అసిస్టెంట్లు కె.వెంకటరత్నం, కె.ముకుందరావు, కె.ధర్మారావు ఉన్నారు.

పోలీస్ విధులపై విద్యార్థులకు అవగాహన



విద్యార్థులకు పోలీసుల విధుల గురించి వివరిస్తున్న శ్రీనివాస్

ఇచ్ఛాపురం రూరల్: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణ భారతి విద్యా సంస్థల విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, పోలీసు స్టేషన్లో నిర్వహించే రికార్డులు, ఆయుధాలు, లాకప్ తదితర వివరాలను ఎస్ఐ ఇ.శ్రీనివాస్ తెలియజేశారు. పోలీసులు శాంతి భద్రతలు, ట్రాఫిక్ విధి నిర్వహణలో వ్యవహరించే విధానం, నేరాల నియంత్రణకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేసే తీరు, వైర్‌లెస్, కంప్యూటర్ల గురించి వివరించారు.

కాశీబుగ్గ: పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌ను విద్యార్థులు సందర్శించారు. ఈ సందరనంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని సిబ్బంది నిర్వహించారు. కాశీబుగ్గ సీఐ మోహనరావు పోలీసుల విధులను విద్యార్థులకు వివరించారు.

పోలీసుల సేవలపై అవగాహన

ఇచ్ఛాపురం: పట్టణంలోని జ్ఞానభారతి, రవీంద్రభారతి పాఠశాలల్లో పోలీసులు అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసులు చేస్తున్న సేవలను వివరించారు. కార్యక్రమంలో జోహార్‌ఖాన్, జి.కన్నమనాయుడు పాల్గొన్నారు.

లింకేజీ రుణాలు మంజూరు చేయాలి



బ్యాంక్ మేనేజర్‌తో చర్చిస్తున్న ఏపీఎం ప్రసాదరావు

కంచిలి: అర్హత ఉన్న స్వయంశక్తి సంఘాలకు బ్యాంక్ అధికారులు సత్వరమే వారి పరిధి ప్రకారం లింకేజీ రుణాలు మంజూరు చేయాలని ఏపీఎం సనపల ప్రసాదరావు అన్నారు. స్వయంశక్తి సంఘాలకు సర్వీసు అందిస్తున్న సోంపేటలోని యూబీఐ, ఏపీజీవీబీ బ్రాంచ్ మేనేజర్లతో సమావేశమయ్యారు. ప్రభుత్వం మహిళా సభ్యులు పారిశ్రామికవేత్తలుగా చేసే దిశగా హెచ్ఎండీసీ రుణాలు, బ్యాంకు లింకేజీలు, ఉమెన్ లేడ్, పీఎంఎఫ్ఎంఈ, పీఎంఈజీపీ రుణాలపై చర్చించారు.

మంచినీరు సరఫరా చేయాలి

ఇచ్ఛాపురం: మున్సిపాలిటీలోని 18, 19, 20 వార్డుల పరిధిలోని రత్తకన్న గ్రామానికి మంచి నీటిని సరఫరా చేయాలని వార్డు కౌన్సిలర్ చిడిపోతు జగన్నాయకులు కోరారు. 15 రోజులుగా నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

గుర్తింపుతో సరే!

- రుణాలకు నోచుకోని కౌలు రైతులు
- అందని సబ్సిడీ విత్తనాలు, ఎరువులు

టెక్కలి: కూటమి ప్రభుత్వ హయాంలో తమకు తీరని అన్యాయం జరుగుతోందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం పండుగ మాదిరిగా ఉండేది. గ్రామ స్థాయిలో విత్తనాలు మొదలుకొని ధాన్యం అమ్మకాల వరకు రైతుల చెంతకే సేవలు అందజేసేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత వ్యవసాయంపై నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది. పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం హామీని ఈ ఏడాదికి గాలిలో కలిపేశారు. మరో వైపు కౌలు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో కౌలు రైతుల గుర్తింపు విషయంలో జాప్యం చోటు చేసుకోవడంతో సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందకుండా పోయాయి. మరో వైపు కనీసం పెట్టుబడుల కోసం బ్యాంకుల నుంచి రుణాలు సైతం అందలేదు. దీంతో ఈ ఏడాదికి కౌలు రైతులకు కూటమి ప్రభుత్వం మొండి చేయి చూపింది.

మండలాల వారీగా కౌలు రైతుల గుర్తింపు పరిశీలిస్తే..

మండలం	గుర్తించిన కౌలు రైతులు
టెక్కలి	588
నందిగాం	541
కోటబొమ్మాళి	205
సంతబొమ్మాళి	224



రుణాలు ఇవ్వాలని టెక్కలి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న కౌలు రైతులు



కౌలు రైతుల సమస్యలపై టెక్కలిలో ధర్నా చేస్తున్న కౌలు రైతు సంఘాల ప్రతినిధులు (ఫైల్)

1558 కౌలు రైతుల గుర్తింపు

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి, కోటబొమ్మాళి, నందిగాం, సంతబొమ్మాళి మండలాల్లో 1558 మంది కౌలు రైతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే కౌలు రైతులు గుర్తింపు జరిగింది తప్పా వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన రాయితీలు అందలేదు. ముఖ్యంగా బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం అందుకోలేని పరిస్థితులు దాపురించాయి.

రుణాలు ఇచ్చి ఆదుకోవాలి

ఈ ఏడాది కౌలు రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందలేదు. అంతే కాకుండా బ్యాంకుల నుంచి ఎటువంటి రుణాలు మంజూరు కాలేదు. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ ఏడాది సాగు చేస్తున్నాం. ప్రభుత్వం స్పందిం కౌలు రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలి.

-బి.సంజీవ్, కౌలు రైతు, టెక్కలి

కౌలు రైతులను విస్మరిస్తున్నారు

కౌలు రైతుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరిస్తోంది. విత్తనాలు, ఎరువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కనీసం పెట్టుబడుల కోసం బ్యాంకుల నుంచి రుణాలైనా వస్తాయనుకుంటే అది కూడా లేకుండా చేశారు.

-కె.ఎల్లయ్య, కౌలు రైతుల సంఘం నాయకుడు, టెక్కలి

బ్యాంకర్లను సంప్రదిస్తాం

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణాల విషయమై జిల్లా స్థాయిలో ఆయా అధికారులతో సమావేశం నిర్వహించారు. కౌలు రైతుల రుణాల విషయమై మరో సారి బ్యాంకర్లతో సంప్రదిస్తాం.

-ఎస్.దిలీప్‌చక్రవర్తి, తహసీల్దార్, టెక్కలి

సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తున్న సర్కార్

ఇచ్ఛాపురం రూరల్: పంచాయతీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామంటూ చెబుతున్న కూటమీ ప్రభుత్వం సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తుందని సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీవో కె.రామారావు, ఏపీఓ పి.శ్రీనివాసరావు, పీఆర్‌డీ జేఈ భగీరథ దొళాయికు వినతిపత్రం అందజేశారు. 2024-25 సంవత్సరానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన సీసీ రోడ్లకు ఇటీవల పంచాయతీ ఆమోదం తెలిపి, తీర్మాణంతో ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. పనులు మంజూరైన తర్వాత అధికారులు కూటమి కార్యకర్తలతో వెండర్ కోడ్లు ప్రారంభించి వారితో పనులు చేసేందుకు సిద్ధపడటం సరికాదని అన్నారు. అధికారులు ఏ జీవోను, ఏ చట్టాన్ని అనుసరించి పంచాయతీ తీర్మాణం, సర్పంచ్‌ల ప్రమేయం లేకుండా పనులు చేయిస్తున్నారో తెలపాలంటూ డిమాండ్ చేశారు. ఇదే పంథాను కొనసాగిస్తే తామంతా న్యాయపరమైన పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. 21 పంచాయతీలకు చెందిన సర్పంచ్‌లు వినతిపత్రాలు అందించిన వారిలో ఉన్నారు.



ఎంపీడీవో రామారావుకు వినతిపత్రం అందిస్తున్న సర్పంచ్‌లు

శిథిల భవనానికి మరమ్మతులు



మరమ్మతులు చేస్తున్న దృశ్యం

ఇచ్ఛాపురం రూరల్: స్థానిక ఎంపీడీవో కార్యాలయ భవనానికి అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఈ భవనం పూర్తిగా శిథిలమైపోయింది. పెచ్చులూడిపోయి విధులు నిర్వహించేందుకు సిబ్బంది, వచ్చేందుకు లబ్ధిదారులు భయపడేవారు. దీనిపై 'భవనాలు శిథిలం..విధులంటే భయం' శీర్షికతో ఈనెల తొమ్మిదో తేదీన 'సాక్షి'లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. భవనం పెచ్చులూడి పోయేచోట్ల సిమెంట్‌తో ప్లాస్టింగ్‌లు చేయించారు. అయితే భవనం శిథిలావస్థకు చేరుకుందని, మరమ్మతులు చేసే బదులు కొత్త భవనం నిర్మించాలని సిబ్బంది కోరుతున్నారు.

విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన అవసరం

కవిటి: ఉన్నత పాఠశాలస్థాయిలో చదువుతున్న బాలబాలికలకు శరీర ఆరోగ్యం, దాని నిర్మాణం, అనారోగ్య సమస్యలు వంటి హెల్త్ ఎడ్యుకేషన్‌పై కనీసస్థాయిలో అవగాహన అవసరమని కవిటి సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ పి.రాంజీ, హెచ్ఎం బెందాళం మల్లేశ్వరరావు అన్నారు. కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలబాలికలకు వ్యాసరచన పోటీలు సోమవారం నిర్వహించారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు కవిటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వారు అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధుల నివారణపై అవగాహన కోసం వ్యాసరచన పోటీలను నిర్వహించారు కార్యక్రమాన్ని నేషనల్ అయోడిన్ డిఫిషియన్సీ డిజార్డర్స్ కంట్రోల్ ప్రోగ్రాం వారు నిర్వహించగా.. వ్యాసరచన పోటీలో ప్రథమ, ద్వితీయ స్థానం పొందిన బి.పవిత్ర, ఎన్.హాసినిలకు సర్టిఫికెట్లను అందజేశారు.



విజేతలకు బహుమతులు అందజేస్తున్న దృశ్యం

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

కవిటి: కవిటి పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల్లో సీసీరోడ్డు పనులకు ఎమ్మెల్యే బెందాళం అశోక్ సోమవారం శంకుస్థాపనలు చేశారు. గొండ్యాలపుట్టుగ. కవిటి టౌన్, బొర్రపుట్టుగ, తొత్తిడి పుట్టుగ, కొత్తపాలెం, చింతామణి కాలనీ, కొత్త కాలనీ. రామయ్య పుట్టుగ, ప్రగడ పుట్టుగ గ్రామాల్లో రూ. 1.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు మణిచంద్ర ప్రకాష్‌రెడ్డి, కవిటి పట్టణ పార్టీ అధ్యక్షుడు వజ్జ రంగారావు, పొందల కృష్ణారావు, సదానంద రౌళో పాల్గొన్నారు.

రైల్వే శ్రామిక కాంగ్రెస్‌ను గెలిపించాలి

పలాస: త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఈస్టు కోస్టు శ్రామిక కాంగ్రెస్ యూనియన్‌ను అత్యధిక మెజారిటీలో గెలిపించాలని ఆ యూనియన్ నాయకులు నిరంజన్ మిశ్రా, ఎ.శ్రీనివాస్ కోరారు. ఎన్ఎఫ్ఐఆర్ వర్కింగ్ కమిటీ నాయకుడు సిర్ల రాజశేఖర్ అధ్యక్షతన పలాస రైల్వేస్టేషన్‌లోని సంఘ కార్యాలయంలో సోమవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రామిక యూనియన్‌కు చెందిన పలువురు రాజీనామా చేసి శ్రామిక కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ.. రైల్వే ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతం తమ సంఘం పోరాడుతోందన్నారు. ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని అందుకు రానున్న ఎన్నికల్లో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఎన్పీఎస్‌ను రద్దు చేయాలని, ఓ.పి.ఎస్‌ను అమలు చేయాలన్నార. అందుకు ప్రతి ఒక్కరు తమతో కలిసి రావాలని కోరారు. సమావేశంలో పలాస బ్రాంచి అధ్యక్ష, కార్యదర్శులు విక్రమ్, రామారావు, రవి చౌదరి, ఎమ్మెస్ ప్రసాద్, డి.శ్యామసుందర్, హరిప్రసాద్, తాతారావు, షణ్ముఖరావు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న నిరంజన్ మిశ్రా

ఆర్ఎస్ఐ రామ్మూర్తికి ఘన నివాళి



కంచిలి: రామ్మూర్తి విగ్రహానికి నివాళులర్పిస్తున్న పోలీసు అధికారులు

కంచిలి: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సాలినపుట్టుగ గ్రామానికి చెందిన ఆర్ఎస్ఐ. సాలిన రామ్మూర్తి విగ్రహానికి సోంపేట సీఐ బి.మంగరాజు, కంచిలి ఎస్ఐ జి.రాజేష్‌లు సోమవారం ఘనంగా నివాళులర్పించారు. రామ్మూర్తి బెలమలలో 2008 జూన్ 29న జరిగిన దుర్ఘటనలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు విడిచిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు. కార్యక్రమంలో రామ్మూర్తి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

'ఆలితిప్పలు'కు విశిష్టమైన గుర్తింపు

టెక్కలి: టెక్కలికి చెందిన ప్రజా చైతన్య కళా సమితి ఆధ్వర్యంలో ఆలితిప్పలు నాటికకు విశిష్టమైన గుర్తింపు లభించింది. ఈ మేరకు కళా సమితి నిర్వాహకులు సోమవారం వివరాలు వెల్లడించారు. ఈ నెల 19 నుంచి రెండు రోజుల పాటు తాడేపల్లిలో శ్రీశ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరలో భాగంగా ఆలితిప్పలు నాటికను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళా వేదిక ఆధ్వర్యంలో అమేజింగ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇంటర్నేషనల్ మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్ , టీఎస్ఏ బుక్ ఆఫ్ రికార్డ్, కల్చరల్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో ఆలితిప్పలకు చోటు దక్కింది. ఈ సందర్భంగా ఆలితిప్పలు నాటక పాత్రదారులు మూలతాతయ్య, డి.ఎ.స్టాలిన్, కుమార్‌నాయక్, గౌడ వేదవ్యాస్, దూసి పూర్ణిమ, తదితరులను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. డి.ఎ.స్టాలిన్ ప్రదర్శించిన మైమ్ ప్రదర్శన సైతం వరల్డ్ రికార్డ్‌లో స్థానం దక్కించుకుంది.



సత్కారం పొందిన ఆలితిప్పలు నాటక బృందం

నేటి నుంచి భూసర్వేపై గ్రామసభలు

కంచిలి: మండలంలో ఇప్పటి వరకు జరిగిన భూసర్వేలో చోటుచేసుకొన్న సమస్యల్ని గుర్తించడానికి ఈ నెల 22 నుంచి నవంబర్ 13 తేదీ వరకు ఆయా రెవెన్యూ గ్రామాల్లో రోజుకు రెండు చొప్పున గ్రామసభలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ ఎన్.రమేష్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం సంబంధిత గ్రామసభల షెడ్యూల్‌ను విడుదల చేశారు. మండలవ్యాప్తంగా భూసర్వే జరిగిన 34 రెవెన్యూ గ్రామాల్లో ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక గ్రామంలో, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మరో గ్రామంలో సభలు నిర్వహిస్తామన్నారు. వాటిలో ఆయా రైతులకు వచ్చిన భూ సమస్యలపై దరఖాస్తు చేసుకొంటే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

ఆకట్టుకున్న పగటి వేషాలు

వజ్రపుకొత్తూరు రూరల్: పాడి పంటలకు కల్పతరువుగా కొలిసే నందెన్న, గౌరమ్మ ఉత్సవాలు రాజాం, బైపల్లి, బాతుపురం గ్రామాల్లో సోమవారం జరిగాయి. ఈ సందర్భంగా యువకులు వేసిన పగటి వేషాలు ఆకట్టుకున్నాయి. గంగిరెద్దులు, జాలరి, చెంచులమ్మ, అమ్మవారు పలు వేషాదారణ వేసి నృత్యాలు, నాటకాలతో అలరించారు. అలాగే బైపల్లిలో నందెన్న, గౌరమ్మ నిమజ్జనం సాంస్కృతిక కార్యక్రమాల నడుమ చేపట్టారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు ఉన్నారు.



పగటి వేషాలతో అలరించిన యువకులు

ఒరిగిన విద్యుత్ స్తంభం..



ఇచ్ఛాపురం మండలం ఈదుపురం బహుదానదిలోని విద్యుత్ స్తంభం ఒరిగి పోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటుక బట్టీలకు, పంట పొలాలకు విద్యుత్ లైన్ వెళ్లేందుకు నది మధ్యలో స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల వరదలకు స్తంభం పక్కకు ఒరిగిపోయి మట్టి దిబ్బకు ఆనుకొని ఉంది. బలమైన గాలులు వేసినా, వరద వచ్చినా స్తంభం నీటిలో పడిపోయే ప్రమాదం ఉంది. సంబంధిత అధికారులు స్పందించి స్తంభాన్ని మార్చాలని స్థానికులు కోరుతున్నారు.

-ఇచ్ఛాపురం రూరల్

ఆస్పత్రి అవరణలోకి పందులు..



టెక్కలి రూరల్: టెక్కలి జిల్లా ఆస్పత్రి ఆవరణలోకి విచ్చలవిడిగా పందులు చొరబడుతున్నాయి. నిత్యం గుంపులుగా పందులు ఆస్పత్రి పరిసరాల్లో తిరుగుతూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని..దీంతో దుర్వాసనను భరించలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. రోగుల చికిత్స అనంతరం ఉంచే వ్యర్థాలను సైతం చెల్లాచెదురు చేస్తున్నాయి. పందుల కారణంగా ఇబ్బంది పడుతున్నామని రోగులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పందులను నియంత్రించాలని కోరుతున్నారు.

-టెక్కలి రూరల్

అధ్వాన రోడ్డుతో అవస్థలు



సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి బీచ్‌కు వెళ్లే అధ్వానంగా మారింది. దీన్ని సీసీరోడ్డుగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. నిత్యం ఈ రహదారి గుండా మత్స్యకారులు, పర్యాటకులు సముద్రపు తీర ప్రాంతానికి రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం రహదారి బురదమయంగా మారడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పరిశీలించి సీసీ రోడ్డుగా మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

-సంతబొమ్మాళి

అంగన్‌వాడీ చెంతనే మురుగు!



ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామంలోని దున్న వీధికి వెళ్లే రహదారి మురుగు కూపంగా మారింది. దోమలు స్వైర విహారం చేస్తుండటంతో నిత్యం జ్వరాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు కూపం పక్కనే అంగన్‌వాడీ కేంద్రం ఉంది. ఇక్కడ నుంచి వచ్చే దుర్వాసనతో పిల్లలు అవస్థలు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని స్థానికులతోపాటు తల్లిదండ్రులు కోరుతున్నారు.

-ఇచ్ఛాపురం రూరల్

ఎమ్మెల్యే సాక్షిగా ప్రోటోకాల్ ఉల్లంఘన!

కాశీబుగ్గ: మందస మండలం వీరగున్నమ్మపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులు రూ.19.50 లక్షలతో సీసీ రోడ్డుకు సోమవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. శిలాఫలంపై తన పేరు లేకుండా ప్రోటోకాల్‌ను విస్మరించారని పంచాయతీ సర్పంచ్ కర్రి గోపాల్ ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

సర్పంచ్ పేరు లేకుండా ఏర్పాటు చేసిన శిలాఫలకం



వైభవంగా నందన్న, గౌరమ్మ నిమజ్జనోత్సవం



నిమజ్జనానికి తరలివెళ్తున్న నందన్న

కవిటి: పాడియాపుట్టుగ గ్రామంలో నందన్న, గౌరమ్మ నిమజ్జనోత్సవం యాత్ర సోమవారం వైభవంగా జరిగింది. ఏటా గౌరీ పౌర్ణమి రోజున ఉత్సవాన్ని ప్రారంభించి 12 రోజులు నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని నందన్నను గ్రామస్తులంతా ఊరేగించి సమీపంలోని హత్తుబడి చెరువులో నిమజ్జనం చేశారు.

సంక్షిప్తంగా...

వైఎస్సార్‌సీపీ నాయకుల పరామర్శ

కంచిలి: కొత్తంపురం గ్రామానికి వైఎస్సార్‌సీపీ నాయకుడు మద్ది ఆదినారాయణ మనవడు త్రినాథ్ చెరువులో జారిపడి మృతి చెందాడు. అలాగే మకరాంపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు వజ్జ త్యాగరాజు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ రెండు కుటుంబాలను ఎంపీపీ పైల దేవదాస్‌రెడ్డి తదితరులు సోమవారం పరామర్శించారు. మండల పార్టీ అధ్యక్షుడు వజ్జ మృత్యుంజయరావు, నేతలు కొణపల సురేష్, లడ్డు కేశవపాత్రో, దుర్గాసి ధర్మారావు ఉన్నారు.

ధాన్యం కొనుగోలులో నిబంధనలు పాటించాలి

కంచిలి: రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నిబంధనల ప్రకారం వ్యవహరించాలని తహసీల్దార్ ఎన్.రమేష్‌కుమార్ అన్నారు. రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో రమేష్‌కుమార్ పలు సూచనలు చేశారు. వ్యవసాయాధికారి బి.ధనుంజయ, డీటీ డి.సంతోష్ పాల్గొన్నారు.

ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండాలి

సోంపేట: మండలంలో డిసెంబర్ మొదటి వారానికి ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండాలని తహసీల్దార్ బి.అప్పలస్వామి అన్నారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో మండలంలోని మిల్లర్లు, పీఏసీఎస్, డీసీఎంఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్, వ్యవసాయాధికారి బి.నర్సింహమూర్తి మాట్లాడుతూ.. మండలంలోని 24 రైతు సేవా కేంద్రాలను పది క్లస్టర్లుగా విభజించినట్టు చెప్పారు. డీటీ కూర్మారావు, పీఏసీఎస్ సీఈవో నారాయణరావు, డీసీఎంఎస్ సిబ్బంది రాజేష్ పాల్గొన్నారు.

జంగిల్ క్లియరెన్స్

వజ్రపుకొత్తూరు: మండలంలోని ప్రధాన రహదారుల్లో జంగిల్ క్లియరెన్స్ పనులను సోమవారం చేపట్టారు. పంచాయతీ నిధులు వెచ్చించి కొమరల్తాడ గ్రామంలో కొమరల్తాడ- తామాడపేట రహదారి, పాల్లాడ-కొమరల్తాడ, వంశధార కాలువ వెంబడి అమ్మవారి గుడి వరకు ఉన్న జంగిల్ తొలగించారు. అలాగే గోర్జీలలో ఉన్న పొదలు తొలగించి నడిచేందుకు వీలుగా చేశారు. పాల్లాడ, యూఆర్‌కేపురం, అమలపాడు, పాతటెక్కలి ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి ఇరువైపులా జంగిల్ తొలగించారు. సర్పంచ్ చింత రాజు పాల్గొన్నారు.

టాలెంట్ టెస్ట్‌లో సొండిపూడికి ద్వితీయస్థానం

కాశీబుగ్గ: మందస మండలం హరిపురం గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ పోటీలో సొండిపూడి జిల్లా పరిషత్ హైస్కూల్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. పోటీల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులు మట్ట హర్ష, బాడ శ్రీజ, ఎలుమల రూప్‌కుమార్, జంక నిహారిక, నూకల చందులను హెచ్ఎం సుందరసాల్మార్, సిబ్బంది సోమవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్.అప్పారావు, ఎన్.కరుణాకర్, ఎస్.నారాయణరావు, చంద్రశేఖర్, వెంకటరమణ, చంటిబాబు, విజయ్, తులసీదాస్, ఇందిరా, జోత్స్న, జయరామ్ ఉన్నారు.

మంచినీటి సమస్యపై సమీక్ష

కాశీబుగ్గ: పలాస-కాశీబుగ్గ మున్సిపాల్టిలో మంచి నీటి సమస్య పరిష్కారంపై ఎమ్మెల్యే గౌతు శిరీష ఆర్‌డబ్ల్యూఎస్, జలజీవన్ మిషన్ అధికారులతో సోమవారం సమీక్షించారు. జంట పట్టణాల ప్రజలకు సక్రమంగా నీటిని సరఫరా చేసే విషయమై ఇప్పటికే పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ దృష్టికి తీసుకెళ్లినట్టు ఎమ్మెల్యే చెప్పారు. జలజీవన్‌మిషన్ నుంచి ఎనిమిది టీఎంసీల నీటిని అందించాలని ఎమ్మెల్యే కోరారు. డీఈలు సూర్యనారాయణ, రజక్‌లు పరిశీలన చేసి వివరాలు తెలియజేస్తామన్నారు.